## క్లుప్తంగా

### నేడు తల్లుల ఖాతాలకు అమ్మ ఒడి సొమ్ము

రాయవరం: ఏటా అందజేస్తున్న జగనన్న అమ్మ ఒడి సొమ్మును బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. రాయవరం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 4,796 తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి సొమ్మును జమ చేయనున్నారు. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేల చొప్పున రూ.6.23 కోట్లు జమ చేస్తారు. అలాగే టాయిలెట్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద రూ.2వేల వంతున రూ.96లక్షలు జమ చేయనున్నారు. మొత్తంగా ప్రభుత్వం రూ.15 వేల వంతున ఏడు కోట్ల 19 లక్షల 40వేల రూపాయలను ఆయా ఖాతాల్లో జమ చేయనుంది. తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం అమ్మ ఒడి క్రమం తప్పకుండా జమ చేస్తుండడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

### అలరించిన హనుమాన్ చాలీసా పారాయణ



హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న ఎస్‌జీఎస్ భజనామృతం బృందం

రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రసన్నాంజనేయ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ శ్రీరామ నామ సప్తాహంలో భాగంగా ఆరో రోజైన మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన దత్త పీఠం మురళీ ఆధ్వర్యంలో ఎస్‌జీఎస్ భజనామృతం బృందం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ భక్తులను విశేషంగా అలరించింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన కె.కృష్ణ ఆధ్వర్యంలోని మోహనరామ మహిళా భజన మండలి గానం చేసిన భజన గీతాలు ఆకట్టుకున్నాయి.

### నదురుబాదలో మహిళా డెయిరీ సంఘ కేంద్రం



నదురుబాదలో ఏర్పాటైన మహిళా డెయిరీ అసోసియేషన్ సెంటర్

రాయవరం: నదురుబాద గ్రామంలో మంగళవారం మహిళా డెయిరీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి 45 మంది మహిళా రైతులు హాజరయ్యారు. వారిలో 11 మంది సభ్యులను అసోసియేషన్‌కు ఎన్నుకున్నారు. వారి నుంచి చీఫ్ ప్రమోటర్‌గా కూళ్ల సత్యవతి, ప్రమోటర్‌గా సూరంపూడి నూకరత్నం, సెక్రటరీగా పైలా దుర్గ ఎన్నికయ్యారు. మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎ.నాగశ్రావణి, రూట్ ఆఫీసర్ బి.రత్నకుమార్, పంచాయతీ కార్యదర్శి ఎ.చక్రంబాబు, స్థానిక నేతలు రంగుల బంగారయ్య, సబ్బరపు సత్యనారాయణ హాజరయ్యారు.

### గృహ నిర్మాణాలపై ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సమీక్ష



ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష చేస్తున్న ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు

రాయవరం: జగనన్నలేఅవుట్లలో చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సూచించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష జరిపారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మండలంలో గృహ నిర్మాణాల ప్రగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మండలంలో 19 జగనన్న లే అవుట్లలో 1,625 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 541 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, 1,084 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లుగా హౌసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేగవంతం చేసేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు టార్గెట్లు నిర్దేశించారు. సమావేశంలో తహసీల్దారు కేజే ప్రకాష్‌బాబు, ఎంపీడీవో కొవ్వూరి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

### చైన్ స్నాచింగ్ కేసు నమోదు

రామచంద్రపురం రూరల్: మండలంలోని తోటపేటలో ఒక వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై బి.వినోద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. తోటపేట గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు చోడిశెట్టి సావిత్రి సోమవారం తన నాలుగో కుమారుడు చోడిశెట్టి శివాజీ ఇంటి నుంచి ఆరో కుమారుడు చోడిశెట్టి కనకరాజు ఇంటికి రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. ఎదురుగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి మెడలోని ఎనిమిది కాసుల బంగారు గొలుసు లాక్కుని వెళ్లి పోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

# జన హితం.. ప్రగతి పథం

- ఏళ్ల నాటి సమస్యలకు మోక్షం
- సీసీ రోడ్లు, డ్రైన్లకు ప్రాధాన్యం
- కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు



10వ వార్డులోని రాజుమాస్టారు వీధిలో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్

రామచంద్రపురం: సమస్యల పరిష్కారం దిశగా రామచంద్రపురం మున్సిపాలిటీ అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది. గతానికి భిన్నంగా ప్రస్తుత కౌన్సిల్ పట్టణంలోని పలు సమస్యలకు పరిష్కార చర్యలను తీసుకుంటోంది. గుడ్ మార్నింగ్, గడప గడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల ద్వారా గుర్తించిన, ప్రజల నుంచి వచ్చిన విన్నపాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ -2022 నుంచి మార్చి 2023 వరకు రూ.75 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులను పూర్తి చేశారు. మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలోని 28 వార్డులకుగాను10 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌లు ఏకగ్రీవం కాగా, మరో 14 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని మెజార్టీని సాధించారు.

**రహదారిపై మురుగునీరు**

పట్టణంలోని 10వ వార్డులోని రాజుమాస్టారు వీధి ఎంతోకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. కనీస రోడ్డు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండేవారు. ఇదే ప్రాంతంలో డ్రైనేజీ లేకపోవటంతో మురుగునీరు రహదారిపైకి వచ్చి బురదమయంగా ఉండేది. ఈ సమస్యను మంత్రి వేణుగోపాలకృష్ణ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో గుర్తించారు. మార్కెట్‌లోని చిన్న వీధి గత 18 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవటంతో వర్షాకాలంలో రోడ్డంతా నీటితోనే నిండిపోయేది. ఇలా 28 వార్డుల్లోనూ ఏళ్లనాటి సమస్యలకు మోక్షం ఏర్పడింది. రాజుమాస్టారు వీధిలో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్‌లను నిర్మించి సమస్యను పరిష్కరించారు. మార్కెట్‌లోని చిన్న వీధిలో సీసీ రోడ్డు వేసి ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించారు.


**ఈ ఏడాది వివిధ పథకాలకు చేసిన ఖర్చు వివరాలు**

| |
|---|
| బీపీఎస్ నిధులు రూ.1,10,06,824 |
| ఎస్‌సీఎస్‌పీ గ్రాంటు: రూ.56,00,258 |
| వైఎస్సార్ అర్బన్ క్లినిక్ సెంటర్ గ్రాంటు రూ.76,80,985 |
| 14వ ఫైనాన్స్ నిధులు రూ.3,87,12,433 |
| 15వ ఫైనాన్స్ నిధులు రూ.14,26,09,348 |
| మున్సిపాలిటీ జనరల్ నిధులు రూ.83,44,697 |

**రెండేళ్లలో ఇలా..**

కౌన్సిల్ పాలక వర్గం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే సుమారు రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు పూర్తి చేశారు. రెండవ ఏడాది రూ.75 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ప్రతీ ఇంటికి తాగునీటి కుళాయిని ఇచ్చేవిధంగా చర్యలు తీసుకున్నారు. మూడవ ఏడాది వివిధ పథకాల నిధులతో పాటుగా ప్రత్యేక నిధులు రూ.40 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రూ.1.25 కోట్లతో రైతుబజారుకు శంకుస్థాపన చేయగా నిర్మాణం చురుగ్గా సాగుతోంది. పట్టణాన్ని గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు ప్రతీ ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు.

**ప్రజల విన్నపాలకు అనుగుణంగా చర్యలు**



గతంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా కొన్ని సమస్యలను గుర్తించి పరిష్కరించాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సమస్యలను గుర్తించి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. వీటిని పరిష్కరించినందుకు ఆనందంగా ఉంది. జనరల్ ఫండ్స్‌తో పాటుగా ప్రత్యేక నిధులను కూడా తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి

**సంక్షేమంతో పాటుగా అభివృద్ధి**



రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల ద్వారా వచ్చిన గ్రాంటులతో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా ప్రణాళికలు వేస్తున్నాం.

– గాదంశెట్టి శ్రీదేవి, చైర్‌పర్సన్

**దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం**



మున్సిపాలిటీలో చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్‌లు లేక ప్రజలు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నిసార్లు విన్నవించినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం కౌన్సిల్ సత్వర నిర్ణయాలతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఏళ్ల కాలం నాటి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

– మట్టా బాబులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్

### మహిళా సంఘాల బలోపేతమే ధ్యేయం



మహిళా సంఘాలతో మాట్లాడుతున్న మంత్రి వేణు

రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డ్వాక్రా సంఘాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. రామచంద్రపురం మండల మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం మండలంలోని మహిళా సంఘాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు. సొంతంగా వివిధ ఉత్పత్తులు చేసి, వాటితో మహిళా మాల్స్ స్థాపించే దిశగా అడుగులు వేయాలన్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వాసంశెట్టి లావణ్య, కోశాధికారి వాసిరెడ్డి పద్మావతి, ఏపీఎం కోటిపల్లి నాగేశ్వరరావు, సీసీ బి.అర్జున, స్త్రీనిధి మేనేజర్ రవికిరణ్, పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, యానిమేటర్లు పాల్గొన్నారు.

### కుయ్యేరులో నేడు 'గడపగడపకూ మన ప్రభుత్వం'

కాజులూరు: మండలంలోని కుయ్యేరులో బుధవారం 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వైఎస్సార్ సీపీ మండల బీసీసెల్ కన్వీనర్ గుబ్బల ఏసురాజు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ తదితర నాయకులు పాల్గొంటారన్నారు.

# పేదల జీవితాల్లో నవరత్నాల వెలుగులు

- మంత్రి వేణుగోపాలకృష్ణ
- శేరిలంకలో గడపగడపకూ మన ప్రభుత్వం



శేరిలంకలో లబ్ధి చేకూరిన వివరాలతో కూడిన పత్రాలను అందిస్తున్న మంత్రి వేణు

కె.గంగవరం: పేదల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చి, వారి ఆర్థిక ప్రగతిని మెరుగుపర్చడంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మండల పరిధిలోని శేరిలంక గ్రామంలో మంగళవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గురించి వివరించి, పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ అందించాలనే ఉద్దేశంతో నవరత్న పథకాలు ప్రవేశపెట్టిందని దానిలో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు మధ్యవర్తిత్వం లేకుండా అందిస్తోందన్నారు. ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పని చేస్తుంటే ప్రతి పక్షాలు ఓర్వలేక అర్థం లేని వాదనలు చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికలలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనే కొనసాగుతుందన్నారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు.

**గ్రామానికి రూ.6 కోట్ల లబ్ధి..**

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామానికి నవరత్న పథకాల ద్వారా రూ.6 కోట్ల లబ్ధి చేకూరిందని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. దీంతోపాటు శేరిలంక గ్రామానికి వంతెన వేయడం వల్ల రాకపోకలు సులభతరం అయ్యాయని, ప్రతి ఒక్కరు పక్కా ఇల్లు నిర్మించుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. గ్రామంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ పంపన నాగమణి, ఎంపీటీసీ సభ్యుడు కొండేపూడి గంగా భవాని అప్పారావు, కన్వీనర్లు కొండేపూడి చంటి, డీలర్ కొండేపూడి శ్రీనివాస్, మార్కెట్ కమిటి చైర్మన్ పండు గోవిందరాజు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాస్, మాజీ మండల కన్వీనర్ ఓబులనేని రాజ్‌కుమార్, సచివాలయాల కన్వీనర్ తోకల శ్రీను, కాపు నాయకులు సలాది అర్జునరావు పాల్గొన్నారు.

# సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
- సోమేశ్వరంలో గడప గడపకూ..



మహిళకు సంక్షేమ పథకాల కరపత్రం అందిస్తున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు

రాయవరం: రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండలంలోని సోమేశ్వరం గ్రామంలో మంగళవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమేశ్వరం సర్పంచ్ ఆరిఫ్, జెడ్పీటీసీ సభ్యురాలు నల్లమిల్లి మంగతాయారు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యుడు కాళ్ల అప్పారావు, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోట వెంకట్రావులతో కలసి ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికే గడప గడపకూ.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలను దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక పార్టీలకు అతీతంగా జరుగుతోందన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రూ.8 లక్షల అంచనాతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్సీ త్రిమూర్తులు ప్రారంభించారు. పలు చోట్ల ప్రజలు ఎమ్మెల్సీ త్రిమూర్తులకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ గరగ వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిన్నం అపర్ణాదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ఎంపీడీవో కొవ్వూరి నరేంద్రరెడ్డి, తహసీల్దారు కేజే ప్రకాష్‌బాబు, హౌసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

# సీఎం జగన్ మేలును మరువలేం



సీఎంకు జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

**విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు**

మండపేట: ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వబ్రాహ్మణ పౌరోహిత్య పురోహితులకు ప్రతినెల రూ.5000 గౌరవ వేతనం ఇచ్చేందుకు జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేలును మరువలేమని మండపేట విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. స్థానిక శ్రీ కామాక్షి కల్యాణ మండపంలో మంగళవారం విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం జరిగింది. సంఘ రాష్ట్ర నాయకుడు వీరమల్లు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి కృష్ణ, నియోజకవర్గ కార్యదర్శి విన్నకోటి రాధాకృష్ణ మాట్లాడుతూ పేద విశ్వబ్రాహ్మణ పురోహితులకు సీఎం జగన్ నిర్ణయం ఎంతో భరోసా ఇస్తుందన్నారు. హిందూ ఆలయాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జీవో విడుదల చేయడం పట్ల సీఎం జగన్‌కు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం చైర్మన్ తోలేటి శ్రీకాంత్‌కు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నాయకులు పట్నాల శ్రీనివాసరావు, అత్తిలి సత్యనారాయణ, రామోజీ కృష్ణ, భవిరి సత్యనారాయణ, టేకి శ్రీనివాస్, లంగోజు కృష్ణమోహన్, కొమ్మోజు నాగేశ్వరరావు, త్రిపురారి సోమశేఖర తదితరులు పాల్గొన్నారు.

### అంగరలో భగవద్గీత ప్రచారం



అంగరలో భగవద్గీత పుస్తకాలతో భక్తులు

కపిలేశ్వరపురం: మండలంలోని అంగర గ్రామంలో మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక సంయుక్త ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం నిర్వహించారు. అంగర గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో భగవద్గీత ప్రాధాన్యతను వివరించి పుస్తకాలు అందజేశారు. సమితి అధ్యక్షుడు శేఖర్‌బాబు, సభ్యులు లక్ష్మీనారాయణ, జయ్‌రామ్, గోవింద్, రాణి, సంధ్య, సూర్యకుమారి మాట్లాడుతూ ఆషాఢ మాసంలోని గురుపౌర్ణమిని పురస్కరించుకుని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

# అవసరమైన చోట్ల డ్రైన్ల పునర్నిర్మాణం

- మండపేట చైర్‌పర్సన్ దుర్గారాణి
- 11వ వార్డులో పర్యటన



స్థానికులతో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ దుర్గారాణి

మండపేట: మెరుగైన పారిశుధ్య నిర్వహణ లక్ష్యంగా అవసరమైన చోట్ల డ్రైన్ల పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ దుర్గారాణి తెలిపారు. వార్డు పర్యటనల్లో భాగంగా మంగళవారం 11వ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ బేబీతో కలిసి న్యూ కాలనీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైన్ల సమస్యను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్డులో పర్యటించినపుడు డ్రైన్ల సమస్యలను గుర్తించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే పలు డ్రైన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం వార్డులోని బీసీ బాయ్స్ హాస్టల్‌ను చైర్‌పర్సన్ సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ టి. రామ్‌కుమార్, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, షేక్, జంగమ కార్పొరేషన్ల డైరెక్టర్లు షేక్ అలీఖాన్‌బాబా, మీగడ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ అర్బన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిలర్లు శెట్టి కళ్యాణి, అమలదాసు లక్ష్మి, పిల్లి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యురాలు జంగా శాంతకుమారి, పార్టీ నాయకులు కొవ్వాడ అప్పన్నబాబు, గోరు అన్నవరం, గురజాపు శ్రీనివాస్, తాడి రామారావు, మొండి మురళి, పెంకే గంగాధరం, జొన్నపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

# కుష్ఠు వ్యాధిపై అపోహలు వీడాలి



అంగరలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే చేస్తున్న పీహెచ్‌సీ సిబ్బంది



ఆరోగ్య వివరాలను నమోదు చేసుకుంటున్న పారామెడికల్ అధికారి వెంకటేశ్వర్లు

కపిలేశ్వరపురం: కుష్ఠు వ్యాధిపై ప్రచారంలో ఉన్న అపోహలను వీడాలని అంగర పీహెచ్‌సీ వైద్యాధికారి పి.రత్నకుమారి ప్రజలకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ఈ వ్యాధి గుర్తింపు సర్వేను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఆశ, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేపట్టారు. డాక్టర్ రత్నకుమారి మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించడం ద్వారా వ్యాధి త్వరితగతిన నయమవుతుందన్నారు. మచ్చలున్నంత మాత్రాన వ్యాధి సోకినట్టు కాదని, మచ్చలు వచ్చిన వారు ఆసుపత్రిని సంప్రదించడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. సర్వేలో ఆరోగ్య కార్యకర్త వెన్నేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

**వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలి**

కె.గంగవరం: కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అంగవైకల్యానికి గురికాకుండా ఉంటారని జిల్లా డిప్యూటీ పారామెడికల్ అధికారి మాధవరపు వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని కుందూరు, దంగేరు గ్రామాల్లో జరుగుతున్న పరిశీలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలసి ఇంటింటికి వెళ్లి వారి జనం ఆరోగ్యంపై ఆరా తీశారు. గ్రామాల్లో జూలై 16వ తేదీ వరకు గుర్తింపు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఎవరికైనా స్పర్శ లేకపోయినా, రంగుమారిన, పాలిపోయిన మచ్చలు ఉన్నా వెంటనే ఆరోగ్య సిబ్బందికి చూపించి పరీక్ష చేసుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది విశ్వనాథం, సూర్యనారాయణమూర్తి, ఎంఎల్‌హెచ్‌పీ పూర్ణకుసుమ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

### 'పాలవెల్లువ'తో పాడి పరిశ్రమాభివృద్ధి

కపిలేశ్వరపురం: జగనన్న పాలవెల్లువ పథకంతో గ్రామాల్లో పాడి పరిశ్రమాభివృద్ధి సాధ్యపడుతుందని అచ్యుతాపురం ఇన్‌చార్జి పశువైద్యాధికారి విత్తనాల రమణమూర్తి అన్నారు. కాలేరు సచివాలయం వద్ద మంగళవారం జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. అచ్యుతాపురం, కాలేరు గ్రామాల మహిళా పాడి రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. 11 మంది ఆసక్తిగల సభ్యులను గుర్తించి వారితో సంఘం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్టు రమణమూర్తి తెలిపారు. సమావేశంలో గ్రామ ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

### మెరక దిమ్మల తొలగింపునకు వేలం

కె.గంగవరం: మండల పరిధిలోని అముజూరులో కొలువైయున్న వేణుగోపాలస్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలకు చెందిన వ్యవసాయ భూముల్లో మెరక దిమ్మలు తొలగింపునకు జూలై ఒకటో తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓలు వి. శ్రీనివాసరావు, జె. రామలింగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం వద్ద ఉదయం 11 గంటలకు దేవదాయ ధర్మాదాయశాఖ రామచంద్రపురం తనిఖీదారు ఆర్.బాలాజీ రాంప్రసాద్ సమక్షంలో ఈ వేలం పాట జరుగుతుందన్నారు.

# 'జగనన్న సురక్ష 'ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి



నేలటూరులో జగనన్న సురక్ష సర్వేతీరును పరిశీలిస్తున్న ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి

కపిలేశ్వరపురం: ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాలని ఎంపీడీఓ ఎం.రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ కొమరం సూర్యారావు పంచాయతీ స్థాయి అధికారులను ఆదేశించారు. జూలై 3 నుంచి 26 వరకూ గ్రామాల్లో నిర్వహించతలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంపై ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వడ్లమూరు, వాకతిప్ప, కోరుమిల్లి, నారాయణలంక, నల్లూరు, పడమర ఖండ్రిక గ్రామాల్లో అవగాహన సమావేశాల్లో వారు పాల్గొని సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.

# కరపత్రాల పంపిణీ

కాజులూరు: ప్రధాని నరేంద్రమోదీ పాలన చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కాజులూరులో కరపత్రాలు పంపిణీ చేశారు. పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు నంది కోళ్ళ సీతామహాలక్ష్మీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి, మండల శాఖ అధ్యక్షుడు సలాది వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


**2వ సారి టెండరు - కమ్ - బహిరంగ వేలం ప్రకటన**

డా॥ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం, యేడిద గ్రామంలో వేంచేసియున్న ఈ క్రింద వివరించిన దేవాలయం యొక్క భూములు కౌలు హక్కునకు శ్రీ స్వామి వారి కార్యాలయం వద్ద బహిరంగ వేలం వేయబడును.

| | దేవస్థానం పేరు, గ్రామం | సర్వే నెం. విస్తీర్ణం | పాట తేది మరియు సమయం |
|---|---|---|---|
| 1 | శ్రీ కేశవ, జనార్దన, వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, యేడిద | 384/1, 2-04<br>384/1,2,3 2-00 | ది. 30-06-2023 తేది శుక్రవారం ఉదయం గం.10-00లకు కార్యాలయం వద్ద |

మిగిలిన వివరములు కార్యాలయం నందు తెలుసుకొనవచ్చును.

– కార్యనిర్వహణాధికారి